క్లుప్తంగా

దుర్గాలమ్మకు బంగారు శతమానాల బహూకరణ



బంగారు శతమానాలు అందిస్తున్న సురేష్, శ్రీదేవి దంపతులు

తగరపువలస: చిట్టివలస బొగ్గురోడ్డులోని దుర్గాలమ్మ వారికి భీమిలి మున్సిపాల్టీ మాజీ కౌన్సిలర్ పిట్ట సురేష్, శ్రీదేవి దంపతులు రూ.20వేల విలువైన పావుతులం బంగారు శతమానాలను శుక్రవారం బహూకరించారు. అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజలు జరిపించారు. అర్చకుడు పెంట వెంకటరమణ శర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు చిల్ల భాస్కర రెడ్డి, రంగూరి సీతారామదొర, ఎర్నింటి వెంకటరమణ, పినిశెట్టి చిన్ని పాల్గొన్నారు.

కోడిగుడ్లు పక్కదారి..

తగరపువలస: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా విద్యార్థులు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం పేరుతో ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న కోడిగుడ్లు చిల్లర దుకాణాలలో దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల పాఠశాలలు, అంగన్‌వాడీ నిర్వాహకుల నిర్వాకం కారణంగా కేంద్రాల చుట్టూ ఉన్న దుకాణాలలోనే ఇవి లభ్యమవుతున్నాయి. లబ్ధిదారులకు సరఫరా చేయవలసిన కోడిగుడ్లు తగరపువలసలోని వివిధ చిల్లర దుకాణాలలో కలర్ మార్క్‌తో లభిస్తున్నా విద్యాశాఖ, అంగన్‌వాడీ ప్రాజెక్ట్ నిర్వాహకులు గుర్తించలేకపోతున్నారు. పక్కదారి పడుతున్న కోడిగుడ్లు లబ్ధిదారులకు చేరేలా చర్యలు చేపట్టాలని భీమిలి పట్టణ ప్రజలు కోరుతున్నారు.

10న గ్రామ సభ

పద్మనాభం: మండలంలోని గంధవరం, తునివలస గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్‌లో అవకతవకలు జరిగాయని పలువురు రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో, విచారణ చేపట్టేందుకు ఈ నెల పదో తేదీన గ్రామ సభ నిర్వహించనున్నట్టు తహసీల్దార్ తోట శ్రీవల్లి ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు నరసాపురం ప్రాథమిక పాఠశాల వద్ద గ్రామ సభ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

15 నుంచి ఎంపీఎల్

విశాఖ స్పోర్ట్స్: యువత స్నేహభావాన్ని పెంపొందించుకోవాలని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న మధురవాడ ప్రీమియర్ లీగ్(ఎంపీఎల్) క్రికెట్ పోటీల్లో పాల్గొనే జట్ల జెర్సీలు, విజేతలకు అందించే ట్రోఫీలను శుక్రవారం ఆవిష్కరించారు. వైఎస్సార్ స్టేడియం బీ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 వరకు జరిగే టోర్నీలో 5, 6, 7, 8 వార్డులకు చెందిన ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయన్నారు. రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్‌పర్సన్ పిల్లా సుజాత సత్యనారాయణ మాట్లాడుతూ చిరు ప్రాయం నుంచే క్రీడలపై ఆశక్తి పెంచుకుంటే బంగారు భవిష్యత్తును నిర్మించుకోవచ్చన్నారు. అనంతరం స్థానిక క్రికెటర్లను సత్కరించారు. కార్యక్రమంలో వీసీపీ దిశ సీహెచ్ వివేకానంద, 6వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక, మారుతి ప్రసాద్, మదుండి రాజేశ్వరి, జగుపిల్లి అప్పలరాజు, దాసరి శ్రీను, పోతిన అనురాధ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డును మూసేసి పనులు



ప్రధాన రోడ్డును రాళ్ల పిక్కతో పూర్తిగా మూసి పనులు చేస్తున్న కార్మికులు

భీమునిపట్నం: ప్రధాన రహదారిని మెటీరియల్‌తో పూర్తిగా మూసేసి, భవన నిర్మాణం చేపట్టడంతో వాహనచోదకులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. స్థానిక శివాలయం ఎదురుగా బీచ్‌కు వెళ్లే ప్రధాన మార్గాన్ని పక్కనే భవన నిర్మాణాన్ని చేస్తున్న వారు పూర్తి రాతి పిక్కతో మూసేసి శుక్రవారం దర్జాగా పనులు చేపట్టారు. దీని పక్కనే ఖాళీ స్థలం ఉన్నప్పటికీ, వదిలేసి రోడ్డును మూసేసి ఇలా పనులు చేపట్టారు. ఈ మార్గంలో అనేక ఇళ్లు ఉన్నాయి. రోడ్డును మూసివేయడంతో సాధారణ ప్రజలతోపాటు బీచ్‌కు వెళ్లే వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సుపరిపాలనే సీఎం జగన్ ధ్యేయం

- ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు
- పండగలా ప్రారంభమైన 'జగనన్నే మా భవిష్యత్తు'

పద్మనాభం: ప్రజలకు మరింత మెరుగైన సుపరిపాలన అందించేందుకే జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని మద్దిలో జగనన్నే మా భవిష్యత్తు–మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని శుక్రవారం భీమిలి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు పసుపులేటి బాలరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 23 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం జగన్ జనరంజక పాలన సాగిస్తున్నారన్నారు. సచివాలయ కన్వీనర్లు, నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం గురించి ప్రజల నాడి తెలుసుకోవాలన్నారు. సచివాలయ వ్యవస్థ బాగుందో లేదో, టీడీపీ చేయలేని పనులు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన పనుల గురించి వివరించాలని చెప్పారు. పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ ఎటువంటి వివక్ష లేకుండా అర్హతే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేస్తున్నారన్నారు. అనంతరం వీరు ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల పుస్తకాలు, క్యాలెండర్లు పంపిణీ చేశారు. 82960 82960 నంబర్‌కు మహిళలతో ఫోన్ చేయించారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు, బాలరాజుకు మద్దిలో ఘన స్వాగతం లభించింది. కార్యక్రమంలో ఎంపీపీ కంటుబోతు రాంబాబు, జెడ్పీటీసీ సభ్యుడు సుంకర గిరిబాబు, వైఎస్సార్‌సీపీ మండల శాఖ అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు, వైస్ ఎంపీపీ ఈర్ల రాజేశ్వరి, మద్ది సర్పంచ్ బుగత సన్యాసమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు కంటుబోతు తులసి లక్ష్మి, రేవిడి ఎంపీటీసీ సీర సూరప్పడు, నాయకులు సిరుగుడి ఆదినారాయణ, బుగత సత్యనారాయణ, మరగడ అప్పారావు, బోని సన్యాసినాయుడు, గొర్రిపాటి పెద ఎర్రినాయుడు, జి.వి.కె.కె.వర్మ, మామిడి శివ రామకృష్ణ, చందక శ్రీను, బేపల గురునాయుడు పాల్గొన్నారు.

భీమిలి అర్బన్, రూరల్ మండలాల్లో..

తగరపువలస: జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం శుక్రవారం భీమిలి అర్బన్, రూరల్ మండలాల్లో పండగలా ప్రారంభమైంది. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్లి నాలుగేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో అమలైన సంక్షేమ పథకాల గురించి వివరించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనకు.. గత చంద్రబాబు పాలనకు తేడా తెలిసేలా కరపత్రాలు పంపిణీ చేశారు. ఐదు ప్రశ్నల ద్వారా వారి అభిప్రాయాలను ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేసి రశీదులు అందించారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపే వారి సెల్‌ఫోన్ నుంచి 82960 82960కు మిస్డ్ కాల్ చేయించి వారి అనుమతితో ఇంటికి, సెల్‌ఫోన్లకు స్టిక్కర్లు అంటించారు.



మద్దిలో మహిళకు సంక్షేమ పథకాల క్యాలెండర్ అందిస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి, బాలరాజు

1, 2 వార్డుల్లో..

జీవీఎంసీ భీమిలి జోన్ ఒకటో వార్డులో పీఏసీఎస్ అధ్యక్షుడు అక్కరమాని రామునాయుడు, కన్వీనర్ జగుపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో చిట్టివలస, బంగ్లామెట్ట, కార్మికవాడ, సంతపేటలో అక్కడి కన్వీనర్లు నీలాపు రామిరెడ్డి, కుంచా శివరామకృష్ణ, దుంప సాయిరెడ్డి, జీవీ రమణ, అక్కరమాని చినబాబు, వెంపాడ వెంకటరమణ, కుమిలి సూర్యనారాయణ, సిమ్మల ప్రసన్న, గండ్రేటి ఈశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- రెండో వార్డులో ఇన్‌చార్జి శిల్లా సరళారాణి, అధ్యక్షుడు చిల్ల భాస్కరరెడ్డి, చిప్పాడ వెంకటేష్, బింగి కిరణ్, శీరపు శ్రీరాములు, మునకాల ఆదినారాయణ, చిల్ల ప్రమీల, డబ్బీరు ప్రశాంతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
- భీమిలి రూరల్ కన్వీనర్ సరగడ రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో శింగనబంద, దాకమర్రి, టి.నగరపాలెం, తాటితూరు, చిప్పాడ, పెదనాగమయ్యపాలెం, అన్నవరం పంచాయతీల్లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ప్రారంభమైంది. జెడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు, వైస్ ఎంపీపీ బోని బంగారునాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు గాడు శ్రీను, పాట్నూరు చంద్రశేఖర్, జీవీ నారాయణ, గాడు తాతినాయుడు తదితరులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.



ఒకటో వార్డు బంగ్లామెట్టపై ఇంటింటికీ గృహ సారథులు, కన్వీనర్లు

ఇంటింటికీ మేయర్, ఎమ్మెల్యే

కొమ్మాది: జీవీఎంసీ 5వ వార్డు సాయిరాం కాలనీలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్ గొలగాని హరివెంకటకుమారితో కలసి జగనన్నే మా భవిష్యత్తు–మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షుడు పోతిన హనుమంతు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర నగర కార్పొరేషన్ చైర్‌పర్సన్ పిళ్లా సుజాత సత్యనారాయణ, 8వ వార్డు కార్పొరేటర్ లొడగల అప్పారావు, కన్వీనర్లు పోతిన సురేష్, ముచ్చు రామారావు, బోయి సూరెడ్డి, చేకూరి రజిని, బాజ్జి తదితరులు పాల్గొన్నారు.

8, 4 వార్డుల్లో..

జీవీఎంసీ 8వ వార్డు గుడ్లవానిపాలెంలో కార్పొరేటర్ లొడగల అప్పారావు, వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షుడు గుడ్ల పోలిరెడ్డి ఆధ్వర్యంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రస్తుత ప్రభుత్వ పాలన ఎలా ఉందని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నాయకులు ఉప్పులూరి గోపి, చిల్లా శ్రీనివాసరెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు.

- 4వ వార్డు చేపలుప్పాడ, కె.నగరపాలెం, నర్సింహనగర్ ప్రాంతాల్లో కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షుడు పాల రమణారెడ్డి, నాయకులు సాడి రమణ, మేరగు చిన్నారావు, బోర రామకృష్ణ, మరుపల్లి చిన్నారావు, రాములప్పడు తదితరులు పాల్గొన్నారు.



సంతపేటలో ఇంటింటా సర్వే చేస్తున్న కన్వీనర్లు, గృహసారథులు

ప్రతి ఇంటికీ మేలు చేసిన జగనన్న

భీమునిపట్నం: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందడం ద్వారా వారికి ఎంతో మేలు జరిగిందని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. మూడో వార్డు గ్రామ దేవత నూకాలమ్మవారి ఆలయ పరిసరాల్లో మా నమ్మకం నువ్వే జగన్–జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం జగన్ తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతోపాటు ప్రజలను అన్ని విధాలుగా ఆదుకున్నారన్నారు. ఇలా పెద్ద ఎత్తున మంచి పనులు చేయడం వల్లే తాము ఇంటింటికి వెళ్తున్న క్రమంలో అందరు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. జగనన్న సచివాలయాల కన్వీనర్ క్లస్టర్ ఇన్‌చార్జి గుండాసి మధునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నియోజవర్గ పరిశీలకుడు పి.బాలరాజు, మూడో వార్డు అధ్యక్షుడు అల్లిపిల్లి నర్సింగరావు, ఇన్‌చార్జి మైలిపల్లి షణ్ముఖరావు, నాయకులు వాసుపల్లి కొండబాబు, కదిరి ఎల్లాజి, పిన్నింటి ఎర్రయ్యరెడ్డి, అక్కరమాని రామునాయుడు, ఆర్.ప్రభాకర్‌నాయుడు పాల్గొన్నారు.

ఇంటింటా విశేష ఆదరణ

ఆనందపురం: మండలంలోని 18 గ్రామ సచివాలయాల కన్వీనర్లు, గృహసారథులు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఒకేసారి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించడంతో ఇంటింటా విశేష ఆదరణ లభించింది. గండిగుండం, మామిడిలోవ గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బంక సత్యం మాట్లాడుతూ నాలుగేళ్ల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు గ్రామగ్రామాన బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సచివాలయ కన్వీనర్ల ఇన్‌చార్జి గండ్రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. శొంఠ్యాంలో జరిగిన కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాండ్రంకి శ్రీను, గంభీరంలో జరిగిన కార్యక్రమంలో బొట్టా ధనలక్ష్మి పాల్గొని సీఎం పాలనపై ప్రజాభిప్రాయాలు సేకరించారు.



మూడో వార్డులో మహిళకు కరపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు

6, 7 వార్డుల్లో..

మధురవాడ: జీవీఎంసీ 6, 7 వార్డుల్లోని వాంబే కాలనీ, రేవళ్లపాలెం తదితర ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, పోతిన శ్రీనివాసరావులు ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అంటించారు. మంగమ్మ, సత్యవతి, రామారావు, పి.రవి తదితరులు పాల్గొన్నారు.



శొంఠ్యాంలో కరపత్రం అందిస్తున్న పాండ్రంకి శ్రీను తదితరులు



వాంబే కాలనీలో మొబైల్‌కు స్టిక్కర్ అంటిస్తున్న పోతిన శ్రీనివాసరావు తదితరులు



గండిగుండంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న బంక సత్యం, గండ్రెడ్డి శ్రీనివాస్ తదితరులు



గుడ్లవానిపాలెంలో కరపత్రాలు అందిస్తున్న నాయకులు



రెండో వార్డు చిల్లపేటలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో గృహసారథులు, కన్వీనర్లు

ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ



బైపాస్ రోడ్డులో బెలూన్లు ఎగురవేసి ర్యాలీ ప్రారంభిస్తున్న భీమిలి సీఐ లక్ష్మణమూర్తి



శొంఠ్యాంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బంది

తగరపువలస: అందరికీ ఆరోగ్యం అనే కార్యక్రమంపై అవగాహన నిమిత్తం శుక్రవారం సంగివలస అనిల్ నీరుకొండ మెడికల్, డెంటల్, నర్సింగ్ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. బైపాస్ రోడ్డు వద్ద ఈ ర్యాలీని భీమిలి సీఐ కె.లక్ష్మణమూర్తి బెలూన్లు ఎగరవేసి ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ర్యాలీలో ఆరోగ్య సంరక్షణకు తీసుకుకోవలసిన జాగ్రత్తల గురించి వైద్యులు వివరించారు. సకాలంలో తీసుకోవలసిన ఆహారం, తినకూడని ఆహార పదార్థాల గురించి వివరించారు. కార్యక్రమంలో అనిల్ నీరుకొండ ఎడ్యుకేషన్ సొసైటీ సీఈవో కె.నిరంజన్‌కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాధా మాధవ్ త్రిపాఠి, సూపరింటెండెంట్ డాక్టర్ కె.కృష్ణమూర్తి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత రత్నకుమారి, జనరల్ మేనేజర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మంచి ఆహారపు అలవాట్లతో మెరుగైన ఆరోగ్యం

ఆనందపురం: మంచి ఆహారపు అలవాట్లు గలవారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సామాజిక ఆరోగ్యాధికారి పి.సాంబమూర్తి చెప్పారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మండలంలోని శొంఠ్యాంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. నివాస ప్రాంతాల వద్ద మురుగునీరు, చెత్త నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకుడు పి.సన్యాసిరావు, ఆరోగ్య కార్యకర్తలు గొర్ల సత్యవతి, జి.రమేష్, ఆశ కార్యకర్త ఉల్లి భారతి తదితరులు పాల్గొన్నారు.

పెద్ద మనసున్న నాయకుడు జగనన్న

- ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు
- పీఎం పాలెంలో పండగలా 'ఆసరా' చెక్కుల పంపిణీ

మధురవాడ: ప్రజలకు మంచి చేయడానికి కావలసింది పెద్ద వయసు, అనుభవం కాదని పెద్ద మనసు ఉండాలని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అది మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఉందన్నారు. 6వ వార్డు పీఎం పాలెంలో శుక్రవారం జరిగిన ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలరాజుతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సినిమా డైలాగులు చెప్పడం చాలా సులువని, నిజ జీవితంలో పనులు చేయడం వేరని అన్నారు. ఈ మూడేళ్ల కాలంలో 5, 6, 7, 8 వార్డులకు చెందిన 1382 గ్రూపులకు చెందిన 13, 935 మంది మహిళలకు రూ.10.86 కోట్లు ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిందని చెప్పారు. ఇక్కడ సంక్షేమం కోసం రు. 240 కోట్లు, అభివృద్ధి కోసం రు. 20 కోట్లు రూపాయలు ఖర్చు చేసినట్టు చెప్పారు. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని, 40వేల బెల్ట్‌షాపులు రద్దు చేశారని చెప్పారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు భీమిలిలోనే పోటీ చేస్తానని, వైఎస్సార్‌సీపీలోనే ఉంటానని, ప్రతి పక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని అన్నారు.



డ్వాక్రా మహిళలకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి, మాజీ మంత్రి బాలరాజు

భీమిలి నియోజకవర్గ పరిశీలకుడు బాలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో నాయకులు గెలిచిన తర్వాత జనానికి కనీసం ముఖం కూడా చూపించకుండా పోతే, ఇప్పుడు నాయకులు, అధికారులు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం కోసం గడప గడపకీ తిరుగుతున్నారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక, వైఎస్సార్‌సీపీ భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముత్తంశెట్టి మహేష్, వార్డు అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, పోతిన హనుమంతురావు, గాదె రోశిరెడ్డి, ఏపీ నగరాల కార్పొరేషన్ చైర్‌పర్సన్ పిళ్లా సుజాత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ మాధవి వర్మ, వివిధ విభాగాలు నాయకులు వరలక్ష్మి, పోతిన ప్రసాద్, పోతిన ఎల్లాజీ, సియాద్రి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.



5వ వార్డులో చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి, మేయర్ హరివెంకటకుమారి

సంక్షేమ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం

కొమ్మాది: సంక్షేమ పథకాల అమలులో మహిళలకు సీఎం జగన్ మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 5వ వార్డు సాయిరాం కాలనీలో శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మేయర్ గొలగాని హరి వెంకటకుమారి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందన్నారు. వీటి వలన ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పారు. అనంతరం రూ. 10 కోట్ల మెగా చెక్కును లబ్ధిదారులకు అందించారు.

భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే



ఏసుక్రీస్తు శిలువ ధారణను తెలియజేస్తూ ఆర్‌సీఎం చర్చి సభ్యుల ర్యాలీ



ఏసుక్రీస్తును శిలువ వేసిన ఉదంతాన్ని ప్రదర్శిస్తున్న చర్చి సభ్యులు

భీమునిపట్నం: గుడ్ ఫ్రైడేను స్థానిక రోమన్ క్యాథలిక్ చర్చి వద్ద భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఫాదర్ నరిసా ప్రతాప్ మాట్లాడుతూ పేదలు, దీనుల కష్టాలను తీర్చి వారికి మంచి చేయడానికి ఏసుక్రీస్తు భూమి పైకి వచ్చారని అన్నారు. ఆయన చేసిన సేవలు, బోధనలు చాలా గొప్పవని కొనియాడారు. ఆయన బోధించిన విధంగా ప్రతి ఒక్కరూ ఇతరులతో ప్రేమ, ఆప్యాయతలతో ఉండాలని సూచించారు. మనందరి కోసం ప్రాణత్యాగం చేసిన ఆయనను జీవితాంతం ఆరాధించాలన్నారు. అనంతరం చర్చి సభ్యులు ఏసుక్రీస్తును శిలువ వేయడానికి తీసుకు వెళ్లిన సంఘటన, శిలువ వేయడాన్ని ప్రదర్శించారు. చర్చి సభ్యులు పి.వి.అప్పారావు, ఎస్.శ్రీను, బి.మహేష్, సెయింట్ అన్స్ హోం సుపీరియర్ సిస్టర్ సవిత, సిస్టర్ మరియగ్రేస్ పాల్గొన్నారు.

పేద కుటుంబానికి సరకుల వితరణ



లక్ష్మణీకు సరకులు అందజేస్తున్న సీతమ్మ సేవాదళ్ సభ్యులు

పద్మనాభం: మండలంలోని రేవిడి పంచాయతీ రౌతులపాలెం కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న రాసర్ల లక్ష్మణీకు డొక్కా సీతమ్మ సేవాదళ్ సభ్యులు శుక్రవారం నిత్యావసర సరకులు అందజేశారు. ఈ వస్తువులను మజ్జి జనార్దన్ తన సొంత నిధులతో సమకూర్చారు. కార్యక్రమంలో గండ్రేటి శ్రీను, ఆర్.అప్పలరమణ తదితరులు పాల్గొన్నారు.

బలహీన వర్గాలకు తోడు



లబ్ధిదారులకు సంక్షేమ పథకాల బ్రోచర్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు

కొమ్మాది: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ.. బడుగు, బలహీన వర్గాలకు తోడుగా నిలిచారని, మరోమారు ఆయనను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. 7వ వార్డు శ్రీనివాసనగర్‌లో శుక్రవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి సూచించారు. పేదల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా అన్ని ప్రాంతాల్లో యూపీహెచ్‌సీలు నిర్మించడంతో పాటు ఫ్యామిలీ డాక్టర్ పథకంలో భాగంగా ఇంటింటికి వెళ్లి వైద్యం అందించడం అనేది గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షుడు పోతిన శ్రీనివాస్, నాయకులు గోపి, అల్లాడ లింగేశ్వరరావు, బంగారు ప్రకాష్, కుడితి రామారావు, రజిని, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

రేవిడి పీహెచ్‌సీ కార్యాలయం ప్రారంభం

పద్మనాభం: రేవిడిలో రూ.13 లక్షల మండల పరిషత్ నిధులతో ఆధునీకీకరించిన పీహెచ్‌సీ కార్యాలయం, రూ.5 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్లను శుక్రవారం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కంటుబోతు రాంబాబు, జెడ్పీటీసీ సభ్యుడు సుంకర గిరిబాబు, వైఎస్సార్‌సీపీ మండల శాఖ అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు, రేవిడి ఎంపీటీసీ సీర సూరప్పడు, మరగడ అప్పారావు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

విద్యుత్ సరఫరాకు అంతరాయం నేడు

మధురవాడ: ఏపీ ట్రాన్స్‌కో కొమ్మాది విద్యుత్ సబ్ స్టేషన్ నవోదయ ఫీడర్ పరిధిలో నిర్వహణ, మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మధురవాడ సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి. సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కారణంగా ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు కొమ్మాది జంక్షన్, శ్రీనివాస నగర్, సాయిరాం కాలనీ, జీసీ లే అవుట్, టీచర్స్ లే అవుట్, అన్నంరాజు లే అవుట్, డీఆర్‌కే రాజు లే అవుట్, రిక్షా కాలనీ, ప్రశాంతినగర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు.